క్లుప్తంగా

కారు ఢీ, వ్యక్తికి గాయాలు

అద్దంకి: కారు బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలైన ఘటన మండలంలోని అద్దంకి–దర్శి రహదారిలోని వీఎస్‌ఆర్ పెట్రోల్ బంకు వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. అందిన సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన పరిటాల పవన్‌కుమార్ అద్దంకి పట్టణంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలోని కూకట్ల కన్వెన్షన్ హాల్ వద్ద కార్యక్రమానికి వెళ్లి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో పట్టణ శివారులోని వీఎస్‌ఆర్ పెట్రోలు బంకు వద్దకు రాగానే కారు ఢీకొట్టడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, తరువాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.

ఆరుగురు జూదరుల అరెస్టు

మేదరమెట్ల: పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. కొరిశపాడు మండలంలోని అనమనమూరు శివారుల్లో శుక్రవారం పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో కొరిశపాడు పోలీసులు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.5170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆటో, కారు ఢీ–ఇరువురికి గాయాలు



పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

మేదరమెట్ల: ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇరువురికి గాయాలయ్యాయి. ఈఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల ఉత్తర బైపాస్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల శంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమలకు బయలు దేరాడు. కారు కొరిశపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటి మేదరమెట్ల సమీపానికి రాగానే ముందు వెళ్తున్న ఆటోను అధిగమించే క్రమంలో కారు ఆటోను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న ఇరువురికి గాయాలు కాగా 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారికి గాయాలు కాలేదు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన



ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న సీఐ మల్లికార్జునరావు

చీరాల: ఆటోలు, ద్విచక్రవాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిపి ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంచడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలుపుకోవాలని ఒన్‌టౌన్ సీఐ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో వన్‌టౌన్ సీఐ ట్రాఫిక్ నిబంధనలపై ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. చీరాలలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారిందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇప్పటికే రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఈ–చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసులకు సహకరించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని ఆయన కోరారు.

అర్జీల విచారణలో అలసత్వం వద్దు



సిబ్బందికి సూచనలు అందిస్తున్న తహసీల్దార్

చీరాల టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరంగా విచారించి న్యాయం చేయాలని తహసీల్దార్ జే ప్రభాకరరావు సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం, వ్యవసాయ సీజన్లు ప్రారంభమవుతున్నందున గ్రామాల్లోని ప్రజలకు, విద్యార్థులకు రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో డీటీ సురేష్‌కుమార్, ఆర్‌ఐలు శేఖర్, శంకర్, వీఆర్వోలు ఉన్నారు.

104 సేవలతో ఆరోగ్యం

బల్లికురవ: ప్రభుత్వం వైద్యవసతి లేని గ్రామానికి వెళ్లి ఆ ప్రాంత్రాల్లోని పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన 104 సేవలు వినియోగించుకోవాలని సీ భారతి భూషణ్ కోరారు. శుక్రవారం వైదన, వల్లాపల్లి గ్రామాల్లో బీపీ, షుగరు, హెచ్‌డీ పరీక్షలతోపాటు మంచాల్లో ఉన్న వృద్ధులను పరీక్షించి మందులు అందజేశారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

పేదోడి గుండెల్లో జగనన్న గూడు



కొణిజేటి చేనేత నగర్‌లో నిర్మాణంలో ఉన్న జగన్న కాలనీ

- ఆరు లేఅవుట్లలో 1,170 ఇళ్ల నిర్మాణం
- ఇళ్ల నిర్మాణానికి రూ.3.36 కోట్లు పొదుపు సంఘాల ద్వారా రుణాలు
- అన్నీ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు

మండల పరిధిలోని జగనన్న కాలనీలు..

కొణిజేటి చేనేత నగర్ | కొణిజేటి నగర్–3 | చేనేతపురి | కొత్తపేట | మదర్ థెరిస్సా | జేవీఆర్ కాలనీ

వేటపాలెం:

మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవాలనుకోవడం కలలాంటిది. కూడు, గుడ్డ, నీడ ప్రతి మనిషికి కావాల్సిందే. ఎన్నో ఏళ్లుగా అలముకున్న చీకటి ఇప్పుడు తొలగిపోయింది. ఇన్నాళ్లు రాజ్యమేలిన నిశబ్దం పటాపంచలైంది. పట్టణానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో కొత్త ఊళ్లు వెలిశాయి. ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.కోట్లు నిధులు ఖర్చు చేసి ప్రైవేటు భూములు కొనుగోలు చేసింది. ఆయా ప్రాంతాల్లోని ఇల్లు లేని పేదలను గుర్తించి లబ్ధిదారులు ఎంపిక చేసి స్థలం మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షలు ప్రోత్సాహకం అందిస్తోంది. దీంతో పాటు పొదుపు సంఘాల ద్వారా బ్యాంకు రుణం మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక, ఐరన్, సిమెంట్, తలుపులు, కిటికీలు తదితర నాణ్యమైన సామగ్రి చౌకగా సమకూర్చుతోంది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసుకునేందుకు అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి చొరవతో మేము ఇళ్లు కట్టుకుంటున్నాం అని లబ్ధిదారులు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు

నెరవేరిన సొంతింటి కల..

ఈ ఫొటోలో మగ్గం నేస్తున్న దంపతుల పేర్లు గౌరాబత్తిన వెంకట సుబ్బలక్ష్మి, వెంకట సుబ్బారావు. పందిళ్లపల్లిలో నివాసం ఉంటున్నారు. భర్త బేల్దారి పనికి వెళ్తుంటాడు. నేత పనితో వచ్చే కూలి డబ్బులతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు కష్టంగా మారాయి. ఇళ్లులేక అద్దే ఇంట్లో దాదాపు 17 ఏళ్లపాటు ఉన్నారు. గతంలో పదిసార్లు ఇంటి స్థలం కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రభుత్వంలో మాత్రం అర్జీ పెట్టిన వెంటనే ఇంటి స్థలం మంజూరు చేశారు. ఆలస్యం చేయకుండా దంపతులు ఇల్లు నిర్మించుకున్నారు. అంతేకాదు ఇంటి ముందు మగ్గం ఏర్పాటు చేసుకొని నేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివించుకుంటూ హాయిగా బతుకుతున్నామని భావోద్వేగంతో చెప్పారు.



కొత్త ఇల్లులో మగ్గం పనులు చేసుకుంటున్న వెంకట సుబ్బలక్ష్మి దంపతులు

అద్దె బాధ తప్పింది..

ఈ ఫొటోలో కొత్త ఇంటి ముందు నిలబడిన వ్యక్తి పేరు కొండూరి వెంకటేశ్వర్లు. రామన్నపేట పంచాయతీలో 25 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే ఇంటి స్థలం కోసం తొమ్మిది సార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నాడు. అప్పటి ప్రభుత్వం మాత్రం గాలికొదిలేసింది. ఈప్రభుత్వంలో వలంటీర్ ద్వారా అర్జీ పెంట్టిన వెంటనే ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయడంతో అందరి కంటే ముందుగా పూర్తిచేసుకొని నాలుగు నెలల కిందటే ఇంట్లో చేరాడు. నేనూ నా భార్య గోవిందమ్మ కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నామని చెప్పాడు.



ఇంటిముందు నిల్చున్న కొండూరి వెంకటేశ్వర్లు



కాలనీలో మంచినీటి కుళాయి

మంజూరైన ఇళ్లు	1,170
పూర్తయినవి	766
స్లాబు దశలో	26
రూఫ్ లెవల్లో	83
బేస్‌మెంట్ స్థాయిలో	295
లబ్ధిదారులు	940
పొదుపు గ్రూపుల నుంచి అందించిన రుణం	రూ. 3.36 కోట్లు
ఉచితంగా ఏర్పాటు చేసిన మీటర్లు	500
ఇంటి మీటర్ ఖర్చు	రూ. 2000

ఉచిత విద్యుత్ మీటర్లతో మరింత సంతోషం..

కింది ఫొటోలో ఇంటి మీటర్ వైపు చూపిస్తున్న వ్యక్తి పేరు షేక్ రహంతుల్లా. లారీ డ్రైవర్‌గా, భార్య బీడీ కార్మికురాలిగా జీవనం సాగిస్తున్నారు. వేటపాలెం తుఫాన్ పేటలో అద్దే ఇంట్లో ఉండేవాళ్లు. తొమ్మిదేళ్లుగా ఇంటి స్థలం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోయారు. సొంతింటి కల నేరవేరదేమో అని బాధపడ్డారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అర్జీ పెట్టుకున్న వెంటనే ఇంటి స్థలం మంజూరవడంతో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి కాగానే విద్యుత్ మీటరు ఉచితంగా బిగించారు. మా వద్ద రూపాయి కూడా తీసుకోలేదు. అద్దె కట్టే బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేశారు.



కాలనీ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్



విద్యుత్ మీటర్ చూపిస్తున్న లబ్ధిదారుడు షేక్ రహంతుల్లా

ఖరీఫ్ సాగుకు రైతులను సిద్ధం చేయాలి



వేటపాలెం: మాట్లాడుతున్న ఆర్‌బీకే చైర్మన్ శ్రీనివాసరావు



చీరాల: సూచనలందిస్తున్న వ్యవసాయ సలహామండలి చైర్మన్ రమణారెడ్డి

వేటపాలెం/చీరాల టౌన్: ఖరీఫ్ పంటల సాగు కోసం ఆర్బీకే సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి సిద్ధం చేయాలని మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు సూచించారు. రామన్నపేట–2 రైతు భరోసా కేంద్రంలో వేటపాలెం మండల వ్యవసాయ సలహా కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగు మందులు కావాల్సిన రైతులు ముందుగానే తెలియజేయాలన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సిబ్బంది తెలుసుకొని వారికి అవగాహన కల్పించాలన్నారు. పంట కాలవల్లో పేరుకుపోయిన తూటు కాడ తొలగించాలని సూచించారు. అనంతరం నవధాన్యాల కిట్‌లు రైతులకు అందజేశారు. ఖరీఫ్ పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు ఎదబెట్టుకొని పైరును దున్ని వేయడం ద్వారా భూమి సారవంతం చేసుకోవచ్చని ఏవో కాశీవిశ్వనాథ్ తెలిపారు. అనంతరం కష్టం హైరింగ్ సెంటర్ ఆఫ్ గురించి సీహెచ్‌సీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వీఏఏ, వీహెచ్‌ఏలకు శిక్షణ నిర్వహించారు.

రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలు, పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ సలహామండలి చైర్మన్ కె.రమణారెడ్డి సూచించారు. శుక్రవారం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో మండల ఏవో సుమతి, డ్రైనేజీ ఏఈ డానియేల్, ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణ, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలి

వేటపాలెం: ప్రభుత్వ సాన పోరంబోకు భూముల ఆక్రమణలను అధికారులు అడ్డుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. దేశాయిపేట పంచాయతీ శివారులోని నాయినపల్లి సర్వే నెంబర్ 9–1లో సాన పోరంబోకు భూమి ఆక్రమణలను బీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆపార్టీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి భగత్‌సింగ్ మాట్లాడుతూ సాన పోరంబోకు భూమిని స్థానికంగా ఉండే పెద్ద వ్యాపారులు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే ఆక్రమణను అనేక పర్యాయాలు అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు సాన పోరంబోకు భూమి ఆక్ర మణను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీ రవికుమార్, షేక్ బాజీషరీఫ్, పి కలామ్, బీ జగదీశ్, వైవాణి, అలేఖ్య తదితరలు పాల్గొన్నారు.



ఆక్రమణను అడ్డుకొన్న బీఎస్పీ నాయకులు, కాలనీ వాసులు

సీనియర్ డాక్యుమెంట్ రైటర్ మృతి



హనుమంతరావు

అద్దంకి: సీనియర్ డాక్యుమెంట్ రైటర్ రాయసం హనుమంతరావు (75) అనారోగ్యంతో శుక్రవారం అద్దంకిలో మృతిచెందాడు. ఆయన గత 40 ఏళ్ల నుంచి మంచి రైటర్‌గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అతి తక్కువ ఫీజుతో రిజిస్ట్రేషన్లు చేయించిన ఘనత ఆయనకే దక్కిందని రైటర్లు కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా అద్దంకి డాక్యుమెంట్ రైటర్లు శుక్రవారం ఆఫీసులు మూసివేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఘనంగా అమ్మవారి ఆలయ వార్షికోత్సవం



పూజల్లో పాల్గొన్న జంపని వంశస్తులు

యద్దనపూడి: మండలంలోని చింతపల్లిపాడు గ్రామంలో జంపని వంశస్తుల ఇలవేల్పు రేణుకా అమ్మవారి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న జంపని వంశస్తులు స్వగ్రామానికి చేరుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆడపడుచులు అమ్మవారికి పాల పొంగళ్లు, పసుపు కుంకుమలు, మంగళద్రవ్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకుడు నారాయణం శ్రీనివాసాచార్యులు అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, మహాశాంతి హోమ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

గృహ నిర్మాణాలపై బాధ్యతగా పనిచెయ్యాలి

- గృహనిర్మాణ శాఖ డీఈ దాశరథిశర్మ

అద్దంకి రూరల్: ప్రభుత్వం పేదలకు అందించిన జగనన్న కాలనీల్లోని గృహ నిర్మాణాలను లబ్ధిదారులచే వేగవంతంగా పూర్తిచేయించేందుకు సిబ్బంది బాధ్యతగా పనిచెయ్యాలని గృహనిర్మాణ శాఖ డీఈ దాశరథిశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మెప్మా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈ మాట్లాడుతూ జగనన్న ఇళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు అందజేస్తున్నాయన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అద్దంకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధ్యతగా పనిచెయ్యని వలంటీర్లను విధులనుంచి తొలగించేందుకు వెనుకాడమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, అద్దంకి మున్సిపల్ సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

బల్లికురవ: చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీడీవో సీహెచ్ కృష్ణ కార్యకర్తలను ఆదేశించారు. శుక్రవారం నక్కబొక్కలపాడు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలను, నాడు–నేడు రెండో దశలో రూ.16 లక్షలతో జరుగుతున్న ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల బరువు, ఎత్తు పరిశీలించి లోపాలున్న ఆరుగురికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మూడేళ్లు నిండిన చిన్నారులందరిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.



నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో కృష్ణ

ఉద్యోగోన్నతి పొందిన ఎంపీడీవోకు అభినందనలు



స్వరూపరాణికి అభినందనలు తెలుపుతున్న ఏఎన్‌ఎంలు

చినగంజాం: మండల పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డీగా విధులు నిర్వహిస్తూ ఎంపీడీవోగా ఉద్యోగోన్నతి పొందిన కే స్వరూపరాణికి మండల ఏఎన్‌ఎంలు శుక్రవారం అభినందనలు తెలిపారు. ఆమెకు ఎంపీడీఓ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందజేసి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు ఎం స్టాలిన్‌దేవి, సీహెచ్ నాగుల కోటేశ్వరి, ఎం వరలక్ష్మి, సీహెచ్ సువర్ణలత, సింగమ్మ, సుమలత, రమాదేవి, సువార్త, కే శారమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యకు చర్యలు



గ్రామసభలో పాల్గొన్న పాలకవర్గ సభ్యులు

కారంచేడు: మండల కేంద్రమైన కారంచేడు గ్రామ ప్రజల దాహార్తి తీర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ బాలిగ శివపార్వతి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయ సభ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో తాగు, వాడుక నీటికి ఇబ్బందులు తప్పడం లేదని, చెరువులను త్వరగా మరమ్మతులు చేయించి, నీటితో నింపాలని సభ్యులు కోరారు. జయప్రకాష్ చెరువుతో పాటు, పాత చెరువు, మాదిగపల్లి చెరువులను కూడా నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కారంచేడు వైఎస్ఓ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం కోసం యాజమాన్యం ప్రభుత్వానికి సరెండర్ చేసినప్పటికీ, పంచాయతీ తీర్మానం అవసరం అయినందున సమావేశంలో తీర్మానం చెయ్యాలని జెడ్పీటీసీ సభ్యురాలు యార్లగడ్డ రజనీ శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి అంజయ్య, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

చీరాల అర్బన్: చీరాల 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల కారణంగా చీరాల టౌన్, చీరాల రూరల్, వేటపాలెం మండలాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చీరాల ఈఈ కే సూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు.

చినగంజాం: విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల నిమిత్తం శనివారం మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఘన నారాయణ తెలిపారు. మండలంలోని కొత్తపాలెం, చినగంజాం, పెదగంజాం సబ్ స్టేషన్‌ల పరిధిలో ఉదయం 8 గంటలు నుంచి 1 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

నేల ఆరోగ్యమే పంటకు రక్ష

అద్దంకి: నేల తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పంటలు బాగా పండుతాయని వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతుల భూముల్లో భూసార పరీక్షలు చేయించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే బాగా పనిచేయగలుగుతాడని, అలాగే భూమి ఆరోగ్యంగా ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పారు. రైతులు ఎప్పటికప్పుడు నేల ఆరోగ్యం గురించి తెలుసుకోవడం ముఖ్యమని చెప్పారు. రోటరీ క్లబ్ ద్వారా రైతులకు భూసార పరీక్షలు చేయించడం హర్షణీయం అన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ చిన్ని మురళీ కృష్ణ, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.



పరీక్ష కోసం మట్టిని సేకరిస్తున్న ఏవో